Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 26

(Jan. 29, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 26

(Jan. 29, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 29—1—47 బుధవారం [సంచిక 26

కాంగ్రెస్ సోషలిస్టు నాయకునికి 6 నెలల కఠినశిక్ష

తిరుచ్చూర్, జనవరి 27

కొచ్చిన్ సంస్థాన కాంగ్రెసు సోషలిస్టు నాయకుడయిన మత్తయి మంజూరన్ అనే ఆయనకు నేడు 6 నెలల కఠినశిక్ష విధించబడింది.

సంస్థానంలోని త్రిచూర్ అనేచోట విశేషాల్లను తిరస్కరించి ఒక బహిరంగసభలో మాట్లాడినందుకు ఆయనమీద కేసుపెట్టారు.

అంతర్జాతీయ యువక ప్రతినిధులు

ఫిబ్రవరి 6,7 లలో భారతదేశానికివస్తున్నారు

బొంబాయి, జనవరి 26

విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు సత్యపాల్ డాంగ్ ఈ విధంగా వ్రాస్తున్నారు: "అంతర్జాతీయ యువక ప్రతినిధులు లండన్ నుంచి ఫిబ్రవరి 6,7 తేదీలలో భారతదేశం వస్తున్నారు. వారిలో చెకోస్లొవేకియా, వీట్‌నామ్, యుగోస్లావియా, ఫ్రాన్సు, బ్రిటన్ ప్రతినిధులుంటారు."

బర్మా కోరిక తీర్చకపోతే

బ్రహ్మాండమైన సర్వవ్యాపిత సమ్మె

రంగూన్, జనవరి 27

రంగూన్‌లో 20 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. జనవరి 31వ తేదీలోగా ఫాసిస్టు ప్రతికూల ప్రజాస్వాతంత్ర్య సమితి వారి కోరికలను అంగీకరించవలసిందని వీరి కోరిక.

ఒక సమ్మెనాయకుడిలా అన్నాడు.

"ఇది 31వ తేదీవరకు జరిగే లాంఛన ప్రాయపు సమ్మె మాత్రమే. కాని లండన్ సంప్రతింపులు విఫలమయే పక్షంలో యీ సమ్మెను ఇంకా కొనసాగించుతాం.

బర్మా లేబర్ కమీషనర్ ఇలా అన్నారు: "ఈ వారాంతంలో ఇది సర్వవ్యాపిత సమ్మెగా మారవచ్చు. పరిస్థితులు చాలా క్లిష్టంగా వున్నాయి. ఒక్క కార్మికులేగాక, పోలీసులు, పోస్టు టెలిగ్రాఫ్‌వర్కర్లు, రైల్వే మెన్, ప్రభుత్వ గుమాస్తాలు — అందరూ కలిసి సర్వవ్యాపిత సమ్మె చేయవచ్చు. తమ దేశానికి రాజకీయ విముక్తి కల్గితేనే, తమ స్థితి బాగుపడుతుందని వారు భావించుతున్నారు".

బర్మా రాయబారాలపై శ్వేతపత్రం వెలువడుతుంది

లండన్, జనవరి 27

బ్రిటిషు మంత్రివర్గానికీ, బర్మా నాయకులకూ జరుగుతున్న రాయబారాల విషయమై రేపు కామన్సుసభలో ఒకశ్వేతపత్రాన్ని ప్రధాని అట్లీ ప్రవేశపెడతారు. ఇందులో బ్రిటిషుమంత్రులు బర్మానాయకుల సంయుక్త ప్రకటన వుంటుంది.

బర్మానాయకులలో ఇద్దరు, యుసా, థాకిన్‌బా సేన్, ఈ ప్రకటనలో కొన్నిభాగాలకు తమ అసమ్మతిని తెలియజేశారట.

ఆర్డినెన్సులకు కారణాలు అసెంబ్లీలో చెప్తారట

ప్రధాని ప్రకాశం ప్రకటన

మద్రాసు, జనవరి 27

ఆర్డినెన్సును ఉపయోగించి కమ్యూనిస్టుల మీద, ప్రజా సంస్థలమీద దాడి వెడలడాన్ని సమర్థించుకుంటూ మద్రాసు ప్రధాని ప్రకాశం గారు ఈవిధంగా వెలవిచ్చారు:

"రాష్ట్రంలో కల్లోలాలు రేపుతూన్నా ప్రభుత్వం చాలా వోపికపట్టి. చాలకాలం వారి సభా, పత్రికా స్వాతంత్ర్యాన్ని సహించింది."

కారణాలు చెప్పి ఒక్కమారుగా అరెస్టు చేయడం సాధ్యపడదు గనక, ఆర్డినెన్సును ప్రయోగించవలసి వచ్చిందని ప్రకాశంగారు ఆర్డినెన్సు బాధ్యతనంతనూ తమ మీదికి తీసుకున్నారు. 30 వ తేదీన అసెంబ్లీ సమావేశంలో ఆర్డినెన్సును బిల్లు రూపంలో, కారణాలతోసహా పెట్టగలరట.

పంజాబ్‌లో నిషేధాలరద్దు

లాహోరు, జనవరి 28

పంజాబుప్రభుత్వం ముస్లింలీగ్ వలంటీర్ల సంస్థపైన, ఆర్. యస్. యస్. పైన విధించిన నిషేధాలను ఉపసంహరించుకొంది.

తొలివార్తలు

500 మంది అరెస్టు

లాహోర్, జనవరి 27

పంజాబురాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పౌరసత్వ హక్కులకై సాగించుతున్న సత్యాగ్రహంఫలితంగా ఇంతవరకూ 500 మంది అరెస్టుఅయ్యారు. లయల్‌పూర్‌లో 90 మంది, గుజెరన్‌వాలాలో 87 మంది అరెస్టుచేయబడ్డారు. ఒక్క జలంధర్‌లోతప్పఅన్నిచోట్లా సత్యాగ్రహం శాంతియుతంగా జరిగింది. జలంధర్‌లో పోలీసులు లాఠీచార్జీ చేయగానే ప్రజలు రాళ్ళురువ్వారు. పోలీసులకు సూపరింటెండెంటుకు డిప్యూటీ సూపరింటెండెంటుకు దెబ్బలు తగిలాయట.

లాహోర్‌లో నాయకుల సత్యాగ్రహం

నిన్న విడుదల అయిన పంజాబ్ లీగ్ నాయకులు తిరిగి సత్యాగ్రహం చేయదలచుకొన్నారు. అందుకై బ్రహ్మాండమైన ఊరేగింపు సాగించారు. కాని పోలీసులు జోక్యం కలుగజేసుకోలేదు. ఫిరోజ్ ఖాన్ నూన్, మామ్‌దాత్ నవాబ్ ఊరేగింపుకు నాయకత్వం వహించారు.

గవర్నర్ మంతనాలు

అంతకుపూర్వం, పంజాబ్ గవర్నర్, మాందాత్ నవాబుతో మంతనాలు సాగించాడు. పౌరస్వత్వహక్కులపై విషేధంతొలగించేవరకు తాము పోరాటం సాగించుతామని గవర్నర్‌తో తానుచెప్పినట్లు మాందాత్‌నవాబు ప్రకటించాడు. బహిరంగసభలో ఉపన్యసించిన నాయకులు, ఈ పోరాటాన్ని మత తగాదాలుగా మార్చవద్దని హెచ్చరించారు.

ఆందోళన ప్రారంభించారు. ఈ పద్య భాగీర్దారు ఈ మాదిరి ఆందోళనలో పాల్గొన్నందుకే నేరానికి ఒక హరిజనస్త్రీకి శిక్షవేశారు. దానిపై రైతాంగం యావత్తూ తీవ్రంగా ఆందోళన ప్రారంభించారు. ఆ హరిజనస్త్రీ జైలులో నిరాహారవ్రతం పట్టింది.

సతారాజిల్లాలో 17గురి రైతుసేవకుల అరెస్టు

వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు

సతారా, జనవరి 27

సతారా తాలూకాలో వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రచారం, ఆందోళన చేస్తున్న నేరానికై నేడు సతారాజిల్లా రైతుసంఘానికి చెందిన 8 మంది రైతు సేవకులను బొంబాయి పోలీసులు అరెస్టుచేశారు. వారిలో ఇద్దరు స్త్రీలు.

ఇదే నేరానికి 20వ తేదీన అదాలాతలోనే 9 గురు రైతు సేవకులను అరెస్టుచేశారు.

మిత్రరాజ్య విచారణకు గ్రీకు ప్రభుత్వ ప్రతిబంధకాలు

బెల్‌గ్రేడు, జనవరి 28

పొరుగునవున్న యుగోస్లావియా, బల్గేరియాలు గ్రీసులో గెరిల్లా పోరాటాలను ప్రోత్సహిస్తున్నవని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం మొన్న మిత్రరాజ్యసమితికి ఫిర్యాదు దాఖలు చేసింది. దీని నిజానిజాలు తెలుసుకోడానికి ఒకపరిశీలక సంఘం నియమింపబడింది.

ఈ పరిశీలనలో పాల్గొనడానికి రానున్న యుగోస్లావియా ప్రతినిధివర్గానికి గ్రీకు ప్రభుత్వం ప్రయాణ అనుమతివివ్వ నిరాకరిస్తూంది. ఈ విధంగా విచారణకు ప్రతిబంధకాలు కలిగిస్తున్నదని యుగోస్లావియా ప్రభుత్వం భద్రతాసంఘానికి ఫిర్యాదుచేసింది.

గ్రీసు పన్నాగం

మాస్కో, జనవరి 28

ఉత్తర గ్రీసులో సాగుతూన్న గెరిల్లా యుద్ధాన్ని గురించి విచారణచేయడానికి వస్తున్న మిత్రరాజ్యసమితి పరిశీలకసంఘం రేపు ఏథెన్సు చేరుకుంటుంది.

ఈ పరిశీలకసంఘాన్ని మోసంచేయడానికి గ్రీకు ఫాసిస్టుప్రభుత్వం ఒక పన్నాగం పన్నుతూంది. గ్రీకు అధికారులు, అల్బేనియా గ్రీసు సరిహద్దుపై కాపలాఉన్న గ్రీకు సైనికులచేత గ్రీసులోనేఉన్న కొన్ని కీలక ప్రదేశాలపై ఫిరంగులను ప్రేల్పిస్తున్నారు. అల్బేనియా ప్రభుత్వం వెల్లడిచేసిన ఈ వివరాలను సోవియట్ వార్తాసంస్థ 'టాస్' ప్రచురించింది.

చైనా కమ్యూనిస్టుల విజయయాత్ర

నాన్‌కింగు, జనవరి 26

ఉత్తర చైనాలో చాల ప్రధాన రైల్వే కేంద్రమయిన పోటింగు నగరాన్ని కమ్యూనిస్టు సేనలు పరుగు పరుగున సమీపిస్తున్నాయి. దానికి 22 మైళ్ళ దూరంలో ఉన్న వాన్గటు అనే నగరం నిన్నను ఈ సేనల వశమయింది.

పోటింగును కాపాడు కోటానికి కొమింటాంగు ప్రభుత్వం అదనపు సేనలను పంపుతూంది.

వీట్-నామ్‌కు విద్యార్థి వలంటీర్లు

బొంబాయి, జనవరి 22

జనవరి 22 న వీట్‌నామ్ సానుభూతి సభలు జరపడాన్ని అభినందిస్తూ వీట్-నామ్ ప్రతినిధి మాతేచు అఖిలభారత విద్యార్థిఫెడరేషన్‌వారి వీట్-నామ్ తీర్మానానికి సమాధానంగా ఇల్లా వ్రాశారు:

"తమ రిపబ్లిక్కుయొక్కరక్షణకై ప్రాణాలొడ్డి పోరాడుతూన్న మా దేశప్రజలయెడ మీరుచూపిన సానుభూతినీ, అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్‌వారి సహాయమును అభినందించకుండా వుండలేను. ఈ ఐక్యతా కార్యక్రమం మన రెండుదేశాలమధ్య అధికమైన మైత్రిని పెంచగలదని ఆశిస్తున్నాను."

వీట్-నామ్‌కు వలంటీర్లను పంపడం విషయంలో తాను సహాయపడలేననీ, ఆవిషయమై శరత్‌బోసును కలుసుకోమనీ ఆయన వ్రాశారు. వెంటనే వైద్యదళం కావలసివుందని వ్రాశారు. భారత ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడితెస్తే వలంటీర్ల సమస్య సానుకూలం కావచ్చునని చెప్పారు.

అఖిలభారత విద్యార్థి ఫెడరేషను వీట్-నామ్‌కు వలంటీరు దళాలను, వైద్యదళాన్ని కూర్చడంలో తోడ్పడవలసిందని శరత్‌బోసుకు వ్రాస్తున్నారు.

తాత్కాలిక ప్రభుత్వాన్నీ, దేశంలోని రాజకీయ పార్టీలనూ వీట్‌నామ్‌కు వైద్యదళాన్ని కూర్చడంలో ప్రయత్నించవలసిందని విద్యార్థిఫెడరేషన్ కోరుతూంది.

వీట్‌నామ్‌లో విషవాయు ప్రయోగం లేదని వలసమంత్రి

పారిస్, జనవరి 27

వీట్-నామ్ సేనలపై ఫ్రెంచివారు విషవాయువుకూడా ప్రయోగిస్తున్నారనిహాంగ్‌కాంగ్ పత్రికలు ప్రకటించాయి.

"అబ్బెబ్బే! అలాంటిదేమీ జరగలేదు. ఏపరిస్థితుల్లోనూ విషవాయువును ప్రయోగించవద్దని మావాళ్ళతో చెప్పేము." అని ఫ్రెంచి వలసమంత్రి మౌటెట్ అన్నారు.

స్వాతంత్ర్యం ఒకరిచ్చేదికాదు

లండన్ సభలో లాస్కీ ప్రసంగం

లండన్, జనవరి 26

బ్రిటన్‌లోని భారతీయులు, యీవేళ చాలా ఉత్సాహకరంగా స్వాతంత్ర్యదినం జరిపారు ఇంగ్లండులోని అన్ని ప్రాంతాలనుండీ, హిందువులు-ముస్లిములు శిక్కులూ స్వాతంత్ర్యదినోత్సవంలో పాల్గొనడానికి లండన్‌లో గుమిగూడారు. ఈ స్వాతంత్ర్యోత్సవంలో ఆఫ్రికన్లు, ఇండోనీషియన్లు, ఇండో-చైనావారూ, అరబ్బులు, మలయావారు చాల యూరప్‌దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. శ్రీమతి యం. కె. హండూ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. భారతీయ స్త్రీలు 'వందేమాతరం' పాడారు. బ్రిటిష్ లేబరుపార్టీ మాజీ అధ్యక్షుడు హెరాల్డ్ లాస్కీ యీ విధంగా ఉపన్యసించారు:

"ఏ ప్రజలకైనా స్వాతంత్ర్యం ఒకరిచ్చేది కాదు. ప్రజలే స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలి. భారత స్వాతంత్ర్యం ప్రాచ్యదేశాలకే కాకుండా, నాగరికపు ప్రపంచం అంతటికీ యెంతో మేలు చేకూర్చుతుంది. భారత స్వాతంత్ర్యసాధనకు అకుంఠిత ధైర్యసాహసాలూ త్యాగమూ యెంతోఅవసరం.

"ముస్లింలీగును తిట్టి ప్రయోజనంలేదు. జిన్నాతో గాని ముస్లింలీగుతోగాని భేదాభిప్రాయంవచ్చి, వరిలైన పరిష్కారమార్గాన్ని అన్వేషించకుండా నిందించడమంటే, భారత స్వాతంత్ర్యానికి మహాపచారం చెయ్యడమన్నమాట. భారతస్వాతంత్ర్య శత్రువులనే కాక, బ్రిటిష్‌దేశ శత్రువుల్ని కూడా అది సంతోష పెడుతుంది.

"అణగారిపోయిన నిమ్నజాతుల ఉద్ధరణను తలపెట్టని భారతస్వాతంత్ర్యం నిరర్థకము. ఈ బూటకపు స్వాతంత్ర్యం, ఒక దౌరతనం నుండి యింకో దౌరతనాన్ని తెస్తుందేగాని, నిమ్నజాతుల పతితస్థితిని మార్చదు.

"స్వాతంత్ర్యానికి మొదటిమెట్టు దారిద్ర్య నివారణ, విద్య. రైతును జమీందారుకూ కార్మికుణ్ణి పెట్టుబడిదారుకూ ఒప్పజెప్పేది స్వాతంత్ర్యంకాదు. రష్యాలో శ్రామికునికి ఎటువంటి ఉత్తమస్థానంవుందో, అటువంటి ఉత్తమస్థానం భారతదేశంలోనూ వుండాలి. రష్యాప్రజలు సోవియట్‌పరిపాలన స్థాపించుకున్నప్పటినుండీ, విదేశాల దౌర్జన్యాలను యెలాధ్వంసంచేశారో, అలాగే భారతీయులు కూడా చేయాలి." అని లాస్కీ ఉపన్యసించారు యూరప్‌లో పండిత నెహ్రూ ప్రతినిధి కృష్ణమీనన్ సభకు అధ్యక్షత వహించారు. ఐదుగురు పార్లమెంటుసభ్యులూ, బర్మింగ్‌హాం బిషప్పు సౌహార్ద సందేశాలు పంపారు.

ఇంగ్లండ్‌లో యితరచోట్లకూడా భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు.

పరాధీన ప్రజలపక్క భారతీయులు నిలవాలి

న్యూఢిల్లీ, జనవరి 27

వీట్‌నామ్ లీగ్ అధ్యక్షులు (లండన్) ఫ్రాన్సు - ఇంగ్లండులలో నివసిస్తూన్న వీట్‌నామ్ ప్రజలతరపున స్వాతంత్ర్య దినోత్సవంనాడు పండిట్ నెహ్రూకు అభినందన సందేశం పంపించారు:

"త్వరలోనే భారతదేశంలో ఐక్యత సిద్ధించి స్వాతంత్ర్యం లభించగలదని మేమంతా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. మా పోరాటాన్ని బలపరచడానికై భారతదేశం ఇచ్చిన సహాయం, చేసినత్యాగం మా హృదయాలను కదల్చివేసింది. పరాధీన ప్రజలకొరకై భారతదేశం పోరాటంసాగిస్తూ, నూతన స్వతంత్ర ఆసియా నిర్మాణానికి దారితీయగలదని ఆశిస్తున్నాము."

బొంబాయిలో ప్రాథమిక ఉపాధ్యాయుల సమ్మె

మార్చి 12 నుండి ప్రారంభం

సతారా, జనవరి 26

బొంబాయిరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయుల ప్రత్యేక సమావేశం నేడు సతారాలో జరిగింది. ఆసమావేశంలో మార్చి 12 లోపున బొంబాయిప్రభుత్వం ప్రాథమికోపాధ్యాయుల కోర్కెల నంగీకరించకుంటే ఆనాటినుంచి రాష్ట్రంలోని 40 వేలమంది టీచర్లూ సమ్మె ప్రారంభించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల సంఘాన్ని గుర్తించడం సమస్య ఏడాదినుంచి చర్చలోవున్నా రాష్ట్రంలో అధికారంలోవున్న కాంగ్రెసుమంత్రులు చిట్టచివరకు అంత చిన్నవిషయాన్నికూడా పరిష్కరించలేకపోయారు. ఉపాధ్యాయులకు కనీస జీతం నెలకు రు 45 లు వుండాలని వారు కోరుతున్నారు.

కాశ్మీర్ ప్రజల నూతన పోరాటం

12 వేల రైతుల ఆందోళన

జమ్ము, జనవరి 25

జమ్ముసంస్థానంలో చెనానియా జాగీర్‌లోని రైతాంగం జాగీర్దారుపై తీవ్రమైన

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి

1947 జనవరి 29 · బుధవారం

బర్మాలో భ్రాంతసేనలు

బర్మా ప్రజా నేతు మేజర్ ..., సామ్రాజ్య వాదులు వేసిన వాగ్దానం ... అందుచేత తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనేందుకు బర్మా ప్రజలు నిశ్చయించుకొన్నారు. ... జిల్లాలో ప్రజా ప్రభుత్వం స్థాపించుకొన్నారు, ... ఏర్పాట్లన్నీ చేసుకొన్నారు.

కమ్యూనిస్టులపై దాడి పామీదత్తు ఖండన

లండన్, జనవరి 25

సుప్రసిద్ధ బ్రిటిషు కమ్యూనిస్టుపార్టీ నాయకుడు పామీదత్తు భారతదేశ పరిస్థితులపై ఒక సభలో ఉపన్యసిస్తూ ఇలా అన్నారు:

"బ్రిటిషు రాయబారవర్గం వారి ప్లాను ... సమస్య ... పరిష్కరించలేక పోయింది. సామ్రాజ్యవాదుల ... ప్రజానీకపు ప్రతిఘటన ... పోతున్నాయి."

కమ్యూనిస్టుపార్టీపై ఇటీవల ... బ్రిటిషుప్రభుత్వమే కారణమని పామీదత్తు ఇంకా ఇలా అన్నారు.

... సభ్యుడైన ఫిలిప్ పిరాటిన్ ఇలా ఉపన్యసించారు.

"బ్రిటిషు రాయబారవర్గం ప్లానుల ఆశయాలు రెండు. (1) ఇండియాలో ... గించి వాటిని నిలబెట్టడం. (2) ఇండియాలో ..."

కలకత్తా నగరంలో కార్మిక సమ్మెలు

కలకత్తా, జనవరి 26

నేటికి ... ప్రారంభమైన కలకత్తా ట్రాంవే కార్మికుల సమ్మె ఇంకా తీవ్రంగా సాగుతూనే వుంది. ఇందులో 6 వేల మంది పాల్గొంటున్నారు.

నేడు కలకత్తా మొత్తం మీద 30 వేల మంది కార్మికులు సమ్మెలు సాగిస్తున్నారు. అందులో కొన్ని రెండు నెలల ... ప్రారంభమైనాయి. కలకత్తా పోర్టు ట్రస్టు, గార్డెన్ రీచ్ మునిసిపల్ కార్మికులు సమ్మె నోటీసుల నిచ్చారు. ఇంకా ఎన్నో ... కార్మికులు ... పోరాటాలకు ఉద్యుక్తులవుతున్నారు.

భీమా కంపెనీ గుమాస్తాల సానుభూతి సమ్మె

బొంబాయి, జనవరి 25

... అవశ్యమే. వైనికంగా కూడ ఇండియాను తమ పెత్తనం క్రింద ఉంచుకోవాలని వారు చూస్తున్నారు. ఇండియా సంపత్తును దోచుకొని, దానిలో తమ ... కేంద్రాలను నిలుపుకోవాలనే బ్రిటిషువారు చూస్తున్నారు."

మద్రాసు ప్రభుత్వ ఎస్టేటు ల్యాండు రెవిన్యూ బిల్లు

జమీందారీలలో 1801 నాటి శిస్తులను ఖాయంచేశారు

బంజరుభూములు, జలాధారాలమీద పెత్తనం జమీందార్లకేవదలారు

బెజవాడ, జనవరి 28

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ కార్యదర్శి ... వై. వి. కృష్ణారావుగారిలా వ్రాస్తున్నారు:

గ్రామ సామూదాయక కార్యాలనిమిత్తం ప్రత్యేకించబడిన ... ఉపయోగపడుతున్న భూములు, నదీ ... బంజరు ...

... ఆవిష్కృతమైన ఏ భూమైనా జమీందారు సొత్తు ... కానేరదు

1801 నాటి శిస్తులు హెచ్చించడానికి గాని తగ్గించడానికి గాని వీలులేదు

1908 జూన్ 30 వరకు జమీందారు చేసిన అన్యాక్రాంతాలు చెల్లనేరవు.

1908 జూలై 13 పూర్వం వరుసగా 12 సం॥ జమీందారు స్వయంగా సాగుచేసే భూములు అతని కమతం భూములవుతాయి.

శిస్తు బకాయిలు

1936 ఫసలీనుంచి సెటిల్‌మెంటు కమీషనర్లు నిర్ణయించిన ప్రకారం 1801 నాటి శిస్తుకే చెల్లించబడతాయి. 1356 ఫసలీకి పూర్వం వున్న బకాయిలకు ఈ ఆక్టు అమలులోకి వచ్చేనాటికి, దావాలు జరుగుతున్నా, డిక్రీలలో వసూలు కాబడకుండావున్నా, 1801 నాటి రేటు ప్రకారమే శిస్తు చెల్లింపబడుతుంది. ఈ ఆక్టు అమలులోకి వచ్చిన వరకులా సెటిల్‌మెంట్ కమీషనర్లు 1801 వ నాటి రేటు నిర్ణయించేవరకూ శిస్తుబకాయిలకు తేలిన దావాలు, డిక్రీలు నిలిపివేయబడతాయి. ఈ ఆక్టుప్రకారం శిస్తుబకాయిల్ని 1864 ల్యాండు రివిన్యూ రికవరీ ఆక్టుప్రకారం తహసీల్దారు వసూలుచేస్తారు. బకాయిల క్రింద చర, చరాస్తులను జప్తుచేయవచ్చు.

బంజర్లు

బంజరుభూములను ప్రభుత్వం నిర్ణయించే తంత్రోటాకా, ... జమీందార్లు సాగుకివ్వవచ్చు. అయితే ...

అడవులు

జలాధారాల మరమ్మతులు జమీందార్లకే వదిలారు

(మిగతా 4 వ పేజీలో)

నిర్బంధ విధానాన్ని సమర్థించుతూ ఆంధ్రపత్రిక చూపుతున్న పాకులు

మద్రాసురాష్ట్ర మంతటా కొత్త ఆర్డినెన్సు క్రింద వారెంటులేకుండా సోదాలు, కారణం చూపకుండా అరెస్టులు, నేరారోపణలేకుండా డిటెన్షన్లు జరుగుతున్నాయి. రైతుసంఘాలు, కార్మికసంఘాలు, కమ్యూనిస్టుపార్టీ సాధారణ దినచర్యలు జరుపుకోవానికికూడా పోలీసులు ...

కూడ తీవ్రమైనదని అంగీకరించక తప్పలేదు. "వారంరోజుల్లో అసెంబ్లీ సమావేశం జరుగబోతున్నపుడు మెజారిటీ పార్టీ (అంటే కాంగ్రెసు, సం.) ఓడిపోతున్నందని నమ్మకముంటే తప్ప మునకవహించిన గవర్నరుగారు ఈ ఆర్డినెన్సును జారీచేసివుండరని" ఆశించుతూంది ...

ప్రభుత్వ వర్గాలలో ఒకరు యిలా చెప్పారంటూ పానిన్ను ఆర్డినెన్సును సమర్థించుతూ అతడు వ్రాశాడు.

కమ్యూనిస్టులు రైతులను కార్మికులను రెచ్చగొడుతున్నారట. రైతులు అక్రమంగా జమీందారుల భూములను ఆక్రమించుతున్నారట. కార్మికులు సమ్మెలు చేస్తున్నారట. ఉపేక్షచేస్తే "బర్మాలో మాదిరిగా ప్రభుత్వ భవనాలపైకే" కమ్యూనిస్టులు దాడి వచ్చే ప్రమాదం వుందట. అందుచేత యీ ఆర్డినెన్సు చేయబడిందనీ, ఆ రెస్టులూ సోదాలూ జరిగాయనీ ఆంధ్రపత్రిక సమర్థించింది.

గవర్నరుగారు, బ్రిటిషు సామ్రాజ్యవాదులు తప్పించి లాయరును పుంచుకున్నా ... నమర్థించలేరు ...

...

ఈ దేశ 'భక్షణ' ఆర్డినెన్సును వెంటనే రద్దుచేయాలి

కమ్యూనిస్టుల అరెస్టులపై తీవ్ర ఖండన

ఇందుపూరు, జనవరి 25

ఇందుపూరు గ్రామంలో ఏలూరు ఆదిశేషయ్యగారి అధ్యక్షతను పెద్ద సభ, ప్రదర్శనలు జరిగాయి. 200 మంది ప్రజలు వచ్చారు. కోవూరు తాలూకా రైతుసంఘ సహాయకార్యదర్శి ఏలూరు దశరథరామయ్యగారు, కాంగ్రెసు ప్రభుత్వపు హయాములో కమ్యూనిస్టుపార్టీమీద దాడి జరగడం శోచనీయమని తెలియజేశారు.

అరెస్టులు, సోదాలు వెంటనే నిలపాలనీ అరెస్టుచేయబడిన నాయకులను వదలాలనీ, అరెస్టువారంటులేకనే నెల్లూరుజిల్లా పార్టీ నాయకులు ... కృష్ణారావు (జిల్లా పార్టీ సెక్రటరీ) వి. ... (జిల్లా రైతుసంఘ ...

... ప్రజలు పోటువైనారు, సభలో వెంకట్రామరాజును ఎట్టిషరతులులేకుండా విడుదల చేయాలని కోరుతూ తీర్మానించారు.

వండిత నెహ్రూకు విజ్ఞప్తి

రాజమండ్రి, జనవరి 25

ప్రజాసంఘాలపై జరుపబడిన పోలీసు దాడులను నిరసిస్తూ, అరెస్టు చేయబడిన కార్మికనాయకులను వెంటనే విడుదల ...

ఆత్మకూరులో నిరసనసభ

ఆత్మకూరు, జనవరి 23

సోదాలపై విద్యార్థుల నిరసన

తాలూకాల్లో నిరసనసభలు

బుల్లిరాజు అరెస్టుకు అసమ్మతి ప్రదర్శనం

అల్లూరు వెంకట్రామరాజును విడుదల చేయాలి

ప్రకాశంగారు తప్పు దిద్దుకోవాలి

కార్మిక కర్షక వ్యతిరేకతపై ఖండన

కాంగ్రెసు ప్రభుత్వం దామనలను ఆపాలి

కంచు మర్రులో

మల్కిపురంలో అసమ్మతిసభ

మల్కిపురం, జనవరి 25

నిన్నరాత్రి మల్కిపురంలో యస్. బి. ...

గుంటూరు జర్నలిస్టు అసోసియేషన్ తీర్మానం

పోలీసు అధికారులను శిక్షించాలి

వత్సవాయిలో అసమ్మతి సభ

నందిగామ విద్యార్థుల నిరసన

చందాపురం - శనగపాడు రైతుల నిరసన

నందిగామ, జనవరి 25

కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపై జరుగుచున్న దాడులను నిరసిస్తూ చందాపురం గ్రామరైతు సంఘం, శనగపాడు గ్రామ రైతుసంఘం ...

అన్నామలై విద్యార్థుల అసమ్మతి

అన్నామలై, జనవరి 25

రాష్ట్రమంతటా కాంగ్రెసు ప్రభుత్వం ...

గుడివాడ విద్యార్థుల ఖండన

హనుమంతరావును విడుదలచేయాలి

కొల్లూరు విద్యార్థుల నిరసన

దుగ్గిరాలలో అసమ్మతిసభ

... పోలీసులు జరుపుచున్న దౌర్జన్యాలను ఖండించుతూ జె. వి. కృష్ణగారు మాట్లాడారు. ఇప్పటికైన మంత్రులు తెలిసికొని యీ దౌర్జన్యాలను అరికట్టించవలసినదిగాను ...

దేశరక్షణపేరుతో దేశాన్ని భక్షించే ఆర్డినెన్సును రద్దుచేయాలని కోరుతూ సభలో తీర్మానించబడినది.

మద్రాసు రాష్ట్రమంతటా కార్మికనాయకుల అరెస్టు

మద్రాసు, జనవరి 25

మద్రాసు ప్రభుత్వంచేసిన కొత్త ఆర్డినెన్సు అధికారంతో జరిగిన అరెస్టులు, సోదాలు, దాడులవార్తలు ఇంకా విశేషంగా వస్తున్నాయి.

23 వ తేదీన కోయంబత్తూరు, ...

పార్టీ నిధికి విరాళాలు

వేటపాలెం కమ్యూనిస్టుల విడుదల

సర్వే సెటిల్‌మెంటులు

... ట్రిబ్యూనల్సు ఏర్పడతాయి. ఈ ఆక్టులో తేల్చబడిన ప్రకారం విచారణ నల్పడానికి, అప్పీళ్ళు వినడానికి వీటికి అధికారం వుంటుంది.

ఆంధ్రదేశమంతటా బ్రహ్మాండమైన ప్రజాందోళన

మునుపటిలాగానే ఈజిప్టును పరిపాలిస్తారట

కామన్సులో బెవిన్ ప్రకటన

కైరో, జనవరి 27

ఈజిప్టు సమస్యను పూర్తిగా భద్రతా సంఘం ఎదుట పెట్టడానికి నిశ్చయించామని ఈజిప్టు ప్రధాని నొక్రాషీపాషా ఈజిప్టు శాసనసభలో ప్రకటించారు. బ్రిటన్‌తో రాజీ కోసం ఈజిప్టు ప్రభుత్వం తమ కోర్కెలను ఎంత పరిమితం చేసుకున్నా లాభం లేకపోయింది. ఈజిప్టు కనీస జాతీయ వాంఛలనయినా నెరవేర్చడానికి బ్రిటన్ ఇష్టపడుతున్నట్లు లేదు. కాబట్టి భద్రతా సంఘానికి ఫిర్యాదు చేయ నిశ్చయించామనే ఇప్పటికి సభికులు పట్టరాని ఉత్సాహంతో హర్షధ్వనులు చేశారు.

బ్రిటన్ బెదిరింపు

భద్రతా సంఘానికి ఫిర్యాదు చేయడం బ్రిటన్‌వల్ల స్నేహ వైఖరి కాదనీ, దారిస్తాము సుమా అనీ బ్రిటిష్ రాయబారి సర్ రొనాల్డ్ కాంప్‌బెల్ ఈజిప్టు ప్రధానికి హెచ్చరిక చేశాడని వాఫ్డ్ పార్టీ పత్రిక 'అల్ బిలాగ్' ప్రకటించింది.

కామన్సు సభలో బెవిన్ ప్రకటన

లండన్, జనవరి 27

ఈజిప్టు బ్రిటన్‌తో సంప్రతింపులు త్రెంచివేసిందని బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ ఈవేళ కామన్సుసభలో ప్రకటించారు.

ఈజిప్టును బ్రిటిష్ మిలిటరీ పెత్తనం కింద ఉంచుకోవాలనే దురుద్దేశంతో చేసిన సూచనం నిన్నటిదీ బెవిన్ పరస్పర సహకార సూచనలన్నట్లు వర్ణించారు. సూడాన్ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వప్రయోజనాలను ఆశించక, అక్కడి ప్రజలందరి స్వాతంత్ర్యాన్నే కోరిందట. అదృష్టితోనే ఈజిప్టుకు కొత్త సూచనలు చేసిందట. కాని ఈజిప్టువారు ఈసూచనలను నిరాకరించారట. సూడాన్ స్వాతంత్ర్యాన్ని కబళించడానికి ఈజిప్టు నిశ్చయించుకుందని ఈ కరడుగట్టిన ఈ సామ్రాజ్యవాది ప్రకటించారు. పైగా ఈజిప్టువారు తనమీదే లేనిపోని ఆరోపణలు చేశారట.

ఈ సంప్రతింపులు తెగిపోయాయి కాబట్టి 1936 ఒడంబడికే (ఈజిప్టు స్వాతంత్ర్యాన్ని కట్టి బానిసచేసే ఒడంబడిక) అమలులో ఉంటుందని బెవిన్ ప్రకటించారు.

పాలస్తీనా విభజనకు అరబ్బులు ఒప్పుకోరు

రౌండుటేబుల్ సమావేశంలో అరబ్బునాయకుని ప్రకటన

లండన్, జనవరి 27

లండన్‌లో జరుపవలసిన పాలస్తీనా రౌండుటేబుల్ సమావేశం, ఎన్నో వాయిదాలు పడి, చివరకు ఈవేళ మధ్యాహ్నం ప్రారంభమయింది. యూదు ప్రతినిధులెవ్వరూ పాల్గొనలేదు. పాలస్తీనా అరబ్బు ప్రతినిధులంతా వచ్చారు.

పాలస్తీనా విభజనకు అరబ్బులు ఒప్పుకోరు

అరబ్బు ప్రతినిధివర్గ నాయకుడయిన జమాల్ హుస్సేన్ (పాలస్తీనా అరబ్బు జాతీయ సంస్థ ఉపాధ్యక్షుడు) సమావేశంలో ఇలా ప్రకటించారు.

"పాలస్తీనాను రెండు రాజ్యాలుగా విభజించడానికి అరబ్బు లెన్నటికీ అంగీకరించరు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్యాన్ని నిర్మించడం, ఆ మానవీయులను తెచ్చిపెట్టడమవుతుంది. మధ్యప్రాచ్యంలో శాంతికి తీరని ప్రతిబంధం అవుతుంది. అరబ్బులు దానినెన్నటికీ సహించరు.

"బ్రిటిష్ లేబరు ప్రభుత్వం తాము ప్రకటించిన ప్రజాతంత్ర ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందనీ, వాటిని పాలస్తీనాలో అమలు జరపడానికి ప్రయత్నిస్తుందనీ, అరబ్బులకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందనీ ఆశిస్తున్నాము."

గత 26 ఏళ్ళుగా సాగుతున్న బ్రిటిష్ మాండేటరీ పరిపాలన ఒక నిరంకుశ పరిపాలన అనీ, పాలస్తీనాపై యూదుల దురాక్రమణను అది ప్రోత్సహించిందనీ అతను అంటించారు.

ప్రజాతంత్ర ఫ్రాన్సుతో స్నేహాన్నే కోరుతున్నాం

వీట్ - నామ్ నాయకుని ప్రకటన

మనీలా, జనవరి 27

వీట్ - నామ్ ప్రజాప్రభుత్వ అధ్యక్షుడయిన డాక్టరు హోచిమన్ యీ దిగువ ప్రకటన చేశారు:

"ప్రజాతంత్ర ఫ్రాన్సుతో స్నేహాన్నే మేము కోరుతున్నాం. సరిసమాన హోదాతో రెండు దేశాలమధ్య జరిగిన ఒడంబడికలను పాటించడము ఈ స్నేహానికి ప్రాతిపదికగా ఉండాలని కోరుతున్నాం.

"ఫ్రెంచి యూనియన్ రాజ్యాంగంలో ఐక్య వీట్ - నామ్ రాజ్యం సంపూర్ణ స్వాతంత్ర్యం అనుభవించాలి అన్న మా ఆశయం ఏమీ మారలేదు."

పార్టీ ఆఫీసు మార్పు

బెజవాడ, జనవరి 28

ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టుకమిటీ ఆఫీసు గవర్నరుపేట పాత ప్రజాశక్తి ఆఫీసుకి (శేషాద్రిశాస్త్రివీధి) మార్చడమైనది. ఉత్తర ప్రత్యుత్తరములు ఇకపై పై అడ్రసుకు జరుపవలెను.

ఆంధ్రరాష్ట్ర కమిటీ.
భారత కమ్యూనిస్టు పార్టీ.

డాక్టరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అరెస్టు

మద్రాసు, జనవరి 27

మద్రాసులో నేడు డాక్టరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డిగారిని (కామ్రేడ్ సుందరయ్య సోదరుడు) మద్రాసు పోలీసులు అరెస్టుచేసి రాయవేలూరు తీసుకువెళ్ళారు.

నెల్లూరు కమ్యూనిస్టునాయకులలో ఒకరైన కామ్రేడ్ అల్లూరి రంగయ్యగారిని వారి స్వగ్రామంలో (అల్లూరు) అరెస్టుచేసి రాయవేలూరు తీసుకువెళ్ళారు.

కేరళ ట్రేడ్‌యూనియను కాంగ్రెస్ అధ్యక్షులు కామ్రేడ్ ఎన్. సి. శేఖర్‌ను అరెస్టు చేసి రాయవేలూరు తీసుకువెళ్ళారు.

హనుమంతరావుగారి అస్వస్థత

గూడూరు హాస్పిటల్‌లో చేర్చారు

గూడూరు, జనవరి 27

మద్రాసు గవర్నరు ఆర్డినెన్సు ప్రకారం బంధింపబడిన కామ్రేడ్ వి. హనుమంతరావుగారు (అంబటేయులు) తీవ్ర జ్వరంతో వున్నందువల్ల గూడూరులో గవర్నమెంటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. స్వస్థత కుదరగానే రాయవేలూరు జైలుకు పంపుతారని తెలియుచున్నది.

సవరణ

25-1-47 వ తేదీ ప్రజాశక్తిలో రామచంద్రపురం పార్టీ ఆఫీసు సోదాచేసినట్లు, పెదపాటి వెంకట్రావు అనే కామ్రేడ్ అరెస్టు అయినట్లు వార్త ప్రకటించాం. అవి రెండూకూడా పొరపాటని మావిలేఖరి తెలుపుతున్నారు. అరెస్టయినది ఒక్క మార్కం చేయరాదే. కావున చదువరులు అది దిద్దుకోవలెనని ప్రార్థన. — సం.]

ప్రజాధనం ఖర్చుపెట్టుటకు రాజ్యాంగసభకు రహస్యం ఏల?

దుబారా తగ్గించి పనివారి జీతాలు పెంచాలి

బడ్జెటులో కమ్యూనిస్టు సభ్యుని సవరణలు

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 22

పండిట్ నెహ్రూగారి తీర్మానం రాజ్యాంగసభలో ఏకగ్రీవామోదాన్ని పొందినాక బడ్జెటు చర్చించడానికై రహస్య సమావేశం ప్రారంభమయింది. ప్రజల ధనాన్ని ఖర్చుపెట్టే ఒప్పుడు ఎందుకో అంతరహస్యం?

ఈ సందర్భంలో ఒక్క విషయం ప్రజల దృష్టికి తేవాలి. రాజ్యాంగసభ పేరిట ఎంత సొమ్ము దుర్వ్యయం చేయబడుతుందో తెలుసుకోవడానికి కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ సోమనాథలాహిరి తీసుకువచ్చిన సవరణలు చూస్తేనే అర్థమవుతుంది.

రాజ్యాంగసభ కార్యదర్శికి నెలకు జీతం 4 వేలుగాక వేయి రూపాయలు మాత్రమే వుండాలని ఆయన ఒక సవరణ ప్రతిపాదించారు. పెద్దపెద్ద కార్యదర్శులకు నెలకు మూడువేల రూపాయలుగాక 8 వందలు మాత్రమే జీతంనిర్ణయించాలన్నారు.

రెండో వేపున ప్యూన్లకు, దఫ్తారీలకు, జమాదార్లకు నెలకు రు. 15 లుగాక అదనం రు. 40 లకు తక్కువగాకుండా చేయాలని ఆయన సూచించారు. పెద్దపెద్ద ఆఫీసర్లకు దొంగదోపిడీగా పోస్తున్న జీతాలు తగ్గించి, చిన్న జీతగాండ్రకు, చిన్న ఉద్యోగులకు జీవితావసరాలకైనా సరిపడే జీతాలివ్వాలని ఆయన సవరణలు కోరినాయి.

రాజ్యాంగసభ సభ్యులకిస్తున్న అనవసరపు హెచ్చు భత్యాలను, పెద్ద ఉద్యోగులకు హెచ్చు జీతాలను తగ్గించాలని లాహిరి కోత తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాజ్యాంగసభ సభ్యులకు దారి ఖర్చుకై మొదటి తరగతి రైళ్లకు ఒకటి ముప్పాతిక రెట్లు అదనంగా ఇస్తున్నారు. అది తగ్గించి మూడవ తరగతి ఖర్చులకు రెట్టింపు ఇస్తే చాలునన్నారు. మరొక సవరణద్వారా సభ్యులకు రోజుకు రు 45 లు భత్యం ఇవ్వడం మానేసి, వారికి ఉచితంగా బస, భోజనమిస్తే చాలునని ప్రతిపాదించారు. బడ్జెటు సమావేశం రహస్యంగా జరగడం పత్రికా ప్రతినిధులందరికీ నిరుత్సాహం కలిగించింది. నేను ఈ సవరణ తీర్మానాలను ప్రవేశపెట్టిన కామ్రేడ్ లాహిరిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇల్లా చెప్పారు:

"భారత ప్రజా ప్రతినిధులు తమ్ము పంపిన ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని మరువకూడదు. విపరీతమైన భత్యాలు, జీతాలు తీసుకోవడం అన్యాయంకూడా. అనుక్షణం పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు జీవితావసరాలకైనా చాలే జీతాలనైనా ఇచ్చి రాజ్యాంగసభ దేశానికంతకీ మార్గదర్శకం కావాలి.

"మీ కధికారంలేదు"

రాజ్యాంగసభకు నరేంద్రులు పెట్టబోయే హద్దులు

న్యూఢిల్లీ, జనవరి 27

నరేంద్రమండలి రాజ్యాంగసభలహా సంఘం నేడు వుదయం సమావేశమై, రాజ్యాంగసభవారు సంస్థానాధీశులతో సంప్రదింపులకై కమిటీని నియమిస్తూ చేసిన తీర్మానాన్ని, ప్రముఖుల ప్రసంగాల్ని చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశం మరిరెండు రోజులపాటు జరగవచ్చును.

ఈనాటి సమావేశంలో బ్రిటిష్ ప్రణాళికను తు. చ. తప్పకుండా అనుసరించాలనీ, ఈ దిగువ మినహాయింపులు అడ్డే పుంచుకొని బ్రిటిష్ భారత ప్రతినిధులతో ఒప్పందం జరపాలనీ తేల్చుకున్నారట.

"నేను పొట్టుతెస్తాను. నువ్వు వడ్లు తే, రెండూకలిపి వూదుకుతిందాం" అనే ధోరణిలో వున్నాయి ఈ నిరంకుశాధికారుల ప్రతినిధులు ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న సూచనలు.

మినహాయింపులు

(1) సంస్థానాంతరంగ ఈ రాయబారాలలో పాల్గొనే అధికారం సంస్థానాధిపతులు నియోగించిన రాయబార సంఘానికే వుందనే విషయం మొట్టమొదట ఒప్పుకోవాలి.

(2) రాజ్యాంగసభలో ఏయేసంస్థానాలకు స్థానాలు ఎన్ని యివ్వాలి అనే నిర్ణయం చేసే అధికారం సంస్థానాలకే వుండాలి

(3) సంస్థానాల అంతరిక స్వాతంత్ర్యం, రాజ్యాంగం, సరిహద్దులు మొదలయిన వ్యవహారాలన్నీ సమిష్టి రాజ్యాంగసభకుగాని, రాబోయే యూనియనులకుగాని సంబంధం లేదు. రాజ్యాంగసభకువున్న అధికారం అల్లా యూనియన్ రాజ్యాంగాన్ని తయారుచేయడమే.

కమ్యూనిస్టులపై దాడి ఇంకా పూర్తికాలేదట

(మా విలేఖరి)

బెజవాడ, జనవరి 28

బెజవాడలో రాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు, కృష్ణాజిల్లా పార్టీ ఆఫీసులమీద దాడిజరిపినప్పుడు, రాష్ట్ర నాయకత్వాన్నీ జిల్లా నాయకత్వాన్నీ ఒక్కుమ్మడిగా అరెస్టు చేయగలుగుతామని ప్రభుత్వోద్యోగులు ఆశించారు. కాని ముఖ్యులెవరూ దొరకక పొయ్యేటప్పటికి, తమ చికాకును క్రింది సి.ఐ.డీలమీద, అందరిమనుషనే వెల్లడించారు.

గుంటూరుజిల్లా పార్టీ ఆఫీసుపైదాడి చేసినప్పుడు, అచ్చటకూడ ముఖ్యులెవ్వరూ దొరకక పోవుటచే, ఆఫీసులో ఎవరు కనబడితే వారినందరిని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

నేడు గుంటూరుజిల్లాలో అనేక గ్రామాలకు పోలీసులు హడావిడిగా రావడము, గ్రామ కమ్యూనిస్టులలో ముఖ్యుల పేర్లు చెప్పమని గ్రామ మునసబులను లొంగదీయడం, అ యిచ్చిన పేర్లను తీసుకొని త్వరత్వరగా హెడ్ క్వార్టర్సుకు పోవడం జరుగుతూవుంది.

బెజవాడలో బస్సులు, లారీలు అద్దెకుతీసుకొని గ్రామాలమీద దాడికి సన్నాహాలన్నీ చేసుకుంటున్నట్లు రూఢి వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర. జిల్లా. తాలూకా పార్టీ నాయకులు దొరకకపోయినా, గ్రామాలలోని ముఖ్య కమ్యూనిస్టులను అరెస్టుచేస్తే, పైనాయకత్వానికీ ప్రజలకు మధ్యసంబంధాన్ని త్రెంచివేయగలమనీ అప్పటిస్థితిలో పైనాయకత్వం ఏమీ చెయ్యలేక తమ చేతిలో చిక్కుతుందనీ. ఉద్యోగస్తులు అంచనావేసుకుంటున్నారు.

కమ్యూనిస్టులపై జరిపిన దాడిని సమర్థించుకోవడానికి, పోలీసు ఉద్యోగస్తులు యీవరకే రికార్డును తయారుచేసుకున్నారు: కమ్యూనిస్టులు కాంగ్రెసు మంత్రివర్గాన్ని పడగొట్టడానికి, ప్రజలలో అంతఃకలహాలు రెచ్చగొట్టడమే గాక, అనేక బీభత్స కార్యాలకు పూనుకున్నారని, కత్తులు కటారులు సమకూర్చుకుంటున్నారని. యీ పోలీసు బృందం సృష్టించిన అబద్ధ ప్రచారాన్ని, మొన్నటి 'ఆంధ్రపత్రిక' లో స్వకీయ విలేఖరి వెళ్ళగక్కాడు.

ఇంతేగాక కొన్ని గ్రామాలనుండి జమీందారుల ముఠాచేతనూ, కమ్యూనిస్టు విద్వేషాన్ని ప్రధానంగా పెట్టుకున్న కొంతమంది కాంగ్రెసువాదులచేతకూడా, ప్రభుత్వం యిదివరకే పిటీషన్లు సేకరించి పెట్టుకుందనితెలుస్తోంది. కమ్యూనిస్టులు ప్రజలపై దాడులు సాగిస్తున్నారని, వారినుండి ప్రజలను రక్షించాలనీ, యీపిటీషన్ల సారాంశం.

ఇప్పుడీ అబద్ధాల పిటీషన్ల బలంతో, గ్రామకమ్యూనిస్టు నాయకులను సహితము అరెస్టు చేయడానికీ, తమ చర్యను సమర్థించుకోవడానికి ప్రభుత్వోద్యోగులు చూస్తున్నారు.

కాంగ్రెసు మంత్రివర్గం తన కమ్యూనిస్టువ్యతిరేకతలో, ప్రభుత్వోద్యోగులు తయారుచేసిన యీదస్త్రమంతా వున్నదున్నట్లు నమ్మి వల్లిస్తుందని, అప్పుడు కాంగ్రెసుపట్ల విశ్వాసంగల చాలమంది ప్రజలు, కమ్యూనిస్టులపై తాము జరుపుతూన్న దాడులను సమర్థిస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

తమ కోసం యావజ్జీవితాన్ని అర్పించి, స్వార్థరహితంగా పాటుబడుతూన్న కమ్యూనిస్టుపార్టీపై జరిగే యీ దాడిని, ప్రజలంతా ఖండిస్తున్నారు. కమ్యూనిస్టుపార్టీపై జరిగే అబద్ధ ప్రచారాన్నికూడా ప్రజలు నమ్మడంలేదు. గ్రామ కమ్యూనిస్టు ముఖ్యులనుకూడా తమ కంటిపాపవలె కాపాడుకుంటారు.

కమ్యూనిస్టుపార్టీనుండి నాశం నరసింహారావు తొలిగింపు

గుంటూరు, జనవరి 28

సత్తెనపల్లి తాలూకా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శిగా ఉంటూవచ్చిన నాశం నరసింహారావు నైతికంగా పతనస్థితికి దిగజారి పార్టీని మోసగిస్తున్నందున పార్టీనుండి తొలగించి వేయబడ్డాడు.

ఇక యీ పార్టీ ద్రోహితో ఏ సభ్యుడూ, సానుభూతిపరుడుగాని ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదు.

ఇట్లు,
గుంటూరుజిల్లా కమ్యూనిస్టుకమిటీ.

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల
విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
నేతాజీరెస్టారెంట్
సెంటురోడ్డు, బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE